రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతులు ఇవ్వడాన్ని ఖండిస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో సోమవారం నిరసన చేపట్టాలని కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులకు శనివారం లేఖ రాశారు. జిల్లా కేంద్రాల్లో సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పదాధికారుల తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. కనీసం అర కిలోమీటరు పాదయాత్ర చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళన కొనసాగాలన్నారు.

సిద్దరామయ్యకు షాక్



- గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి
- ముడా అవినీతిపై విచారణకు ఆదేశం
- సర్కారులో కల్లోలం
- రాజ్‌భవన్ కాదది.. బీజేపీ ఆఫీస్ : మంత్రుల ఆగ్రహం
- పాదయాత్ర విజయం : ప్రతిపక్షనేత అశోక్
- రాజీనామా చేసి కేసు ఎదుర్కోవాలి : శెట్టర్
- నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలి : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి



మైసూరులో మంటలను నియంత్రిస్తున్న పోలీసులు



గవర్నర్ థావర్‌చంద్

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చరిత్రలో మరో సంచలనం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ శనివారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దరామయ్య భార్య పార్వతి పేరిట 50:50 నిష్పత్తిన కేటాయించిన ఇంటిస్థలాలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. రాష్ట్రంలో రెండో ప్రధాన నగరం మైసూరులో ఇంటి స్థలాల కేటాయింపు కోసం దశాబ్దాల కాలంగా మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) పనిచేస్తోంది. 2004లో కెసర గ్రామంలో 3.16 ఎకరాల భూమిని సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కొనుగోలు చేశారు. సదరు భూమిని ఆయన సోదరి, సిద్దరామయ్య భార్య పార్వతికి పసుపుకుంకుమ కానుకగా ఇచ్చారు. ఇదే భూమిని ముడా ఆక్రమించుకుని పార్కు ఏర్పాటుతో పాటు వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. భూమి కోల్పోయిన ఆమెకు 50:50 నిష్పత్తిన ఇంటి స్థలాలు కేటాయించే విషయమై దాదాపు దశాబ్దన్నర కాలం పట్టింది. బొమ్మై సారథ్యంలోని ప్రభుత్వంలో 2020లో మైసూరులో అభివృద్ధి చెందిన విజయనగర ప్రాంతంలో ఇంటి స్థలాలను కేటాయించారు. ఇదే ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, న్యాయ పోరాటం చేస్తానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రప్రభుత్వం చేతిలో గవర్నర్ కీలుబొమ్మ అయ్యారని, ప్రజా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఢిల్లీ తరహాలో కర్ణాటకలోనూ ప్రభుత్వంపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. 2011లో యడియూరప్ప డీ నోటిఫికేషన్ వ్యవహారంలో ఇరుక్కోగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

రాజ్‌భవన్‌కు ఫిర్యాదు.. ఆ వెంటనే షోకాజ్

ముడాలో ఇంటి స్థలాలను సిద్దరామయ్య భార్యకు అక్రమంగా కేటాయించారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం ఫిర్యాదు చేశారు. సీఎం భార్యకు కేటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇచ్చారు. ఆ మరుసటి రోజే సిద్దరామయ్యకు రాజ్‌భవన్ నుంచి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని సూచించారు. అందుకు వారం రోజుల గడువు ఇచ్చారు. ఈలోగానే మైసూరుకు చెందిన స్నేహమయి కృష్ణ రాజ్‌భవన్‌కు పోస్టులో ఫిర్యాదు చేశారు. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్‌భవన్ సదరు ఫిర్యాదును స్వీకరించింది. ఈలోగా బెంగళూరుకు చెందిన ప్రదీప్‌కుమార్ అనే మరో వ్యక్తి రాజ్‌భవన్‌కు ఇదే వివాదంపై ఫిర్యాదు చేశారు.

కేబినెట్ తీర్మానంపై స్పందించిన రాజ్‌భవన్

సిద్దరామయ్యకు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని మంత్రివర్గం తీవ్రంగా ఖండించింది. ఆ వెంటనే ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారథ్యంలో కేబినెట్ సమావేశమై గవర్నర్ షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని తీర్మానించింది. సదరు తీర్మానాన్ని రాజ్‌భవన్‌కు పంపారు. కేబినెట్ తీర్మానంపై రాజ్‌భవన్, చీఫ్ సెక్రటరీని వివరణ కోరింది. రోజులు గడుస్తుండడంతో వివాదం సమసిందని కాంగ్రెస్ నేతలు భావించారు.

సర్కారులో కల్లోలం

షోకాజ్ నోటీసులతోనే వివాదం సద్దుమణుగుతుందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా శనివారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, సీఎం వ్యక్తిగత, ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఎల్‌కే అతీక్‌కు ప్రాసిక్యూషన్‌కు సంబంధించి అనుమతుల ఉత్తర్వులు పంపారు. దీంతో ఒక్కసారిగా సర్కారులో కల్లోలం మొదలైంది. సీఎం సిద్దరామయ్య షాక్‌కు గురయ్యారు. వెంటనే అందుబాటులో ఉండే మంత్రులతో చర్చలు జరిపారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. ఈలోగానే అధిష్టానం స్పందించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్ సుర్జేవాలా ముఖ్యమంత్రితో ఫోన్‌లో సంభాషించారు. మీకు అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సీఎంకు మద్దతుగా నిలుస్తాం : డీసీఎం

ముడా వివాదంలో గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులతో కలసి విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య తమ ముఖ్యమంత్రి అని, ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తెలిపారు. 136 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఉందని, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ను బీజేపీ ఆఫీసుగా మార్చుకున్నారని ఆరోపించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను ఎదగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రాథమిక విచారణ జరపకుండానే ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తిపై ఉన్నఫళంగా ప్రాసిక్యూషన్‌కు ఇవ్వడం కుట్ర పన్నడమే అన్నారు. ప్రభుత్వం ముడా అక్రమాలను తీవ్రంగా పరిగణించిందని, మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కొనసాగుతోందన్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడని, గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం సమంజసమేనా అని ప్రశ్నించారు.



సీఎంకు మద్దతుగా మీడియా సమావేశంలో మంత్రులు

పాదయాత్ర విజయం : ప్రతిపక్షనేత అశోక్

ముడా అవినీతిపై చేపట్టిన పాదయాత్రకు విజయం దక్కిందని ప్రతిపక్షనేత అశోక్ వెల్లడించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముడాలో ఇంటి స్థలాల కేటాయింపులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు కోరామని, ప్రభుత్వం తమపై ఎదురుగుదాడికి సిద్ధమైందని అన్నారు. శాసనసభలో ప్రశ్నిస్తే కార్యకలాపాలను నిరవధికంగా వాయిదా వేశారని తెలిపారు. పాదయాత్ర చేస్తుంటే తమకు వ్యతిరేకంగా ఒకరోజు ముందు సభలు నిర్వహించారని అన్నారు. ముడాలో అవినీతి జరిగిందనేది స్పష్టం అన్నారు.

రాజీనామా చేసి కేసు ఎదుర్కోవాలి : శెట్టర్

సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేసును ఎదుర్కోవాలని మాజీ సీఎం జగదీశ్‌శెట్టర్ డిమాండ్ చేశారు. అవినీతి జరిగిందని గవర్నర్ నిర్ణయించుకున్నాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. బీజేపీ మాజీ నేత ఈశ్వరప్ప శివమొగ్గలో మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు.

రాజీనామా చేయాలి : కేంద్రమంత్రి జోషి

తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని చెప్పుకొనే సిద్దరామయ్య నైతిక బాధ్యతతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి డిమాండ్ చేశారు. ముడా అవినీతిపై పారదర్శక విచారణకు సిద్దరామయ్య సహకరించాలన్నారు. హుబ్బళ్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. న్యాయపోరాటానికి ఎవరి అభ్యంతరం లేదన్నారు. పోరాటం ముసుగులో విచారణకు అడ్డుపడే చర్యలు తీసుకోరాదని పేర్కొన్నారు. అవినీతిపై సమగ్ర విచారణ జరగాలన్నారు. గవర్నర్ సుదీర్ఘంగా ఆలోచించారని, న్యాయనిపుణుల సలహా తీసుకునే విచారణకు ఆదేశించారని తెలిపారు. గవర్నర్ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని, రాజ్‌భవన్ బీజేపీ ఆఫీస్ అని ఆరోపణలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 2011లో అప్పటి గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ ప్రాసిక్యూషన్‌కు కోరగా యడియూరప్ప నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని, అదే విధానం సిద్దరామయ్య పాటించాలన్నారు.

ఏ క్షణంలోనైనా సీఎంపై ఎఫ్ఐఆర్..?

బెంగళూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ముడాలో అవినీతిపై ఫిర్యాదుల మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతులు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టానికి అనుగుణంగా సీఎంను విచారణ జరపాలనేది గవర్నర్ పంపిన ఉత్తర్వుల్లో కీలకం. అందుకు అనుగుణంగా పోలీసులు సీఎంపై ఏ క్షణంలోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ముడా అవినీతిపై ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి ద్వారా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటివరకు ముఖ్యమంత్రిపై ఎక్కడా కేసు నమోదు కాలేదు. గవర్నర్ అనుమతించడంతో ఎఫ్ఐఆర్ నమోదు కానుందని తెలుస్తోంది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చేముందు పలు ప్రశ్నలు ముందుంచారు. సిద్దరామయ్య భార్య పార్వతి, కుమారుడు యతీంద్ర ప్రాబల్యాన్ని ప్రశ్నించారు. 2010లోనే పార్వతి భూమి యజమాని అయినా పరిహారం కోసం నాలుగేళ్ల తర్వాత దరఖాస్తు చేసుకున్నారు. సిద్దరామయ్య సీఎం అయ్యాక 40:60 నిష్పత్తిని 50:50గా మార్పు చేశారు. ఈ పాలసీ మార్పునకు సిద్దరామయ్య కేబినెట్ అనుమతించింది. ఆ తర్వాత పరిహారం ఇచ్చే విషయమై ముడా సభలో యతీంద్ర ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నారు. అక్రమాలపై సిద్దరామయ్య పాత్ర తటస్థమే అయినా నిష్పక్షపాతమైన తనిఖీ చేయాలని అనుమతించినట్లు పేర్కొన్నారు. సీఎంను విచారణ జరపాలని కోరుతూ టీజే అబ్రహాం, స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ ఫిర్యాదులకు అనుగుణంగా ఆరు పేజీల ఆదేశాలకు గవర్నర్ శుక్రవారం సంతకాలు చేశారు. సీఎంపై ఆరోపణలకు న్యాయనిపుణుల సలహాతోపాటు కేబినెట్ తీర్మానంపైనా సమగ్రంగా సలహాలు తీసుకునే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అవినీతి నియంత్రణ చట్టం 17ఎ, భారతీయ నాగరిక సురక్షా చట్టం 218 ప్రకారం విచారణకు అనుమతులు ఇచ్చారు.



ప్రాసిక్యూషన్ అనుమతి పత్రాలను చూపుతున్న అబ్రహాం



బెంగళూరులో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు

నేనెందుకు రాజీనామా చేయాలి..?

- గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
- ఆయనే రాజీనామా చేయాలి
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య
- న్యాయపోరాటానికి కేబినెట్ నిర్ణయం
- తుంగభద్ర డ్యామ్ పనులపై హర్షం

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): 'ముడా అవినీతిలో నా పాత్ర ఏమిటి..? నేను అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఫిర్యాదులు లేవు. నా ప్రభుత్వ సమయంలోనూ ఇది జరగలేదు. నేను ఒక లేఖ కూడా పంపలేదు. ఒక్క సంతకం కూడా చేయలేదు.. అన్నీ బీజేపీ పాలనలో జరిగాయి. నా భాగస్వామ్యం లేకున్నా నేనెందుకు రాజీనామా చేయాలి' అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్‌కు అనుతిస్తూ గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో శనివారం రాత్రి రాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సీఎం, డీసీఎం మీడియాతో మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్‌కు ఐదు గేట్లు విజయవంతంగా అమర్చడంపై కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, రైతుల తరపున క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది, కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ ప్రాసిక్యూషన్ ఆదేశాలను కేబినెట్ ఖండించింది. సీఎంకు మద్దతుగా ఉంటామని, న్యాయపోరాటం చేస్తామని తీర్మానించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ న్యాయం, సత్యానికి మద్దతుగా నిలిచి, ప్రజాప్రభుత్వ పోరాటానికి శక్తినిచ్చేలా నిలబడిన కేబినెట్, ఎంపీలు, పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ, చట్టవ్యతిరేకమని కేబినెట్‌లో తీర్మానించామన్నారు. గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధిగా ఉండాలని, కేంద్రప్రభుత్వం తరపున పనిచేయరాదన్నారు. కేంద్రం గవర్నర్ల ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను అస్థిరం చేసే కుట్రలు చేయడం సరికాదన్నారు. గవర్నర్‌పై న్యాయపోరాటం చేయాలని కేబినెట్ తీర్మానించిందన్నారు. కేంద్రప్రభుత్వ దురుద్దేశ్యాన్ని న్యాయబద్ధంగానే ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. తమ గ్యారెంటీలు విజయవంతాన్ని మోదీ, అమిత్‌షా వ్యతిరేకించారని, ప్రస్తుతం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా బీజేపీ కుటిల రాజకీయాలను వ్యతిరేకిస్తూ చట్టబద్ధంగా గెలుస్తామన్నారు. అబ్రహాం అనే వ్యక్తి జూలై 26న ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ను కలిస్తే అదే రోజు రాత్రి 10 గంటలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా, విచారణలు జరగకున్నా గవర్నర్ అనుమతులు ఇవ్వడం కేంద్రప్రభుత్వ ఒత్తిడే కారణం అన్నారు. గవర్నర్ రాజీనామా చేయాలని, తాను రాజీనామా చేసేది లేదన్నారు. మైసూరులో ఇదే వివాదంపై తాము సభ జరిపితే లక్షన్నర మంది వచ్చారని, బీజేపీ పాదయాత్ర ముగింపునకు 30వేలమంది కూడా రాలేదన్నారు.



మీడియాతో సీఎం సిద్దరామయ్య, మంత్రులు

స్తంభించిన వైద్యసేవలు

- రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల నిరసన

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై కిరాతక చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు, అనుబంధ ఉద్యోగులు ఆందోళన చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపున మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైద్యులు నిరసన తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి వైద్యసేవలను నిలిపివేశారు. జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో ముందస్తుగా బ్యానర్లు ఏర్పాటు చేసి ఓపీడీ సేవలు ఉండవని సూచించారు. కోల్‌కతాలో మెడికల్ విద్యార్థినిని కిరాతకంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. బెంగళూరులోని విక్టోరియా, కేసీ జనరల్, జయనగర్ జనరల్ ఆసుపత్రులు ఓపీడీ సేవలు లేకపోవడంతో అన్ని బ్లాక్‌లు వెలవెలబోయాయి. సమాచారంపై అవగాహన లేని కొందరు ఆసుపత్రికి వచ్చి పడిగాపులుగాశారు. ప్రైవేట్ ఆసుపత్రులలోనూ ఓపీడీ సేవలు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలలతోపాటు పారామెడికల్ సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు. డెంటల్ కళాశాలకు అనుబంధమైన డాక్టర్లు సమ్మెలో భాగస్వాములయ్యారు. ఆప్తాల్మిక్ సొసైటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సేవలు స్తంభించాయి.



ఫ్రీడంపార్కులో వైద్యుల నిరసన

తుంగభద్రం

- స్టాప్‌లాగ్ ఏర్పాటు విజయవంతం
- జలాశయం క్రస్ట్‌గేట్‌ల మూసివేత
- 72 టీఎంసీలు దాటిన నిల్వలు
- 84,796 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- టీం కన్నయ్యనాయుడికి సత్కారం



పనులు పూర్తయ్యాక కన్నయ్యనాయుడుతో కార్మికులు, డ్యాం సిబ్బంది



స్టాప్‌లాగ్ ఎలిమెంట్‌ను ఏర్పాటు చేస్తున్న అధికారులు

బళ్లారి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఒక శనివారం రాత్రి కొట్టుకుపోయిన క్రస్ట్‌గేట్ స్థానంలో మరో శనివారం సాయంత్రానికి అడ్డుకట్ట వేయడం విజయవంతమైంది. కన్నయ్యనాయుడి నేతృత్వంలోని నిపుణులు, కార్మికుల బృందం అహోరాత్రులు శ్రమించి.. డ్యాం 19వ క్రస్ట్‌గేట్ స్థానంలో అంతే పరిమాణంలో ఐదు భాగాలుగా స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేసింది. అత్యంత సాహసోపేతమైన ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో నిపుణులు, కార్మికులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీబీ బోర్డు ఈ ప్రక్రియలో భాగమైన అందరినీ శనివారం రాత్రి ఘనంగా సత్కరించింది. క్రస్ట్‌గేట్ కొట్టుకుపోవడంతో ఇక ఈ ఏడాది ఆయకట్టు సాగు ఉండదేమోనని ఆందోళన చెందిన రైతాంగానికి వర్షాల రూపంలో ఇంకో శుభవార్త..! స్టాప్‌లాగ్ ఏర్పాటుతో డ్యాంలో మళ్లీ పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగింది. శనివారం ఉదయం 40 వేల క్యూసెక్కులు ఉన్న వరద.. సాయంత్రానికి 84 వేల క్యూసెక్కులు దాటింది. ఇదే స్థాయిలో ఇన్‌ఫ్లో కొనసాగితే.. డ్యాం నిండటానికి మరో వారం చాలు అని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా.. డ్యాం నిండటం మాత్రం ఖచ్చితమేనన్న విశ్వాసం వారిలో వ్యక్తమౌతోంది.

(వివరాలు మెయిన్‌లో..)


మంత్రి జమీర్ పెద్దమనసు

- ఒక్కొక్క కార్మికుడికి రూ. 50 వేల నజరానా
- మొత్తం రూ. 30 లక్షల బహుమతిగా ఇచ్చిన వైనం

బళ్లారి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): విజయనగర ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ పెద్దమనసు చాటుకున్నారు. తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్‌గేటు కొట్టుకుపోయింది. ఈ స్థానంలో స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్ అమర్చే పనులను కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేశారు. వీరు చేసిన సేవలు మరవలేనివని విజయనగర జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. తన వంతు కృతజ్ఞతగా ఒక్కొక కార్మికుడికి రూ. 50 వేలు నగదు బహుమతి ఇచ్చి వారిని గౌరవిస్తున్నామని ప్రకటించారు. స్వయానే తానే వారికి సత్కారం చేయాలని భావించానని, అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ఉందని పిలుపురావడంతో బెంగళూరుకు వెళుతున్నానని తెలిపారు. ఈ మేరకు కంప్లి ఎమ్మెల్యే గణేష్‌కు రూ. 30 లక్షలు నగదు ఇచ్చి వెళుతున్నాని వెల్లడించారు. ఆయన కార్మికులందరికి రూ. 50 వేల చొప్పున అందించి సత్కరిస్తారని మంత్రి బళ్లారిలోని జనతాదర్శన్‌లో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రకటించారు. అలాగే అక్కడే కొందరు అనాథలకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేశారు.



జనతాదర్శన్ కార్యక్రమంలో బహుమతి ప్రకటించిన మంత్రి జమీర్ అహ్మద్



తుంగభద్ర నీటి మట్టం : 1633 అడుగులు

	ప్రస్తుతం	గత ఏడాది
నీటి మట్టం (అడుగులు)	1623.32	1,628.23
ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు)	44,721	2,384
ఔట్ ఫ్లో (క్యూసెక్కులు)	61,424	9,797
సామర్థ్యం (టీఎంసీలు)	71.14	87.56

హత్యాచార దోషులను శిక్షించాలి



నిరసన కార్యక్రమంలో వైద్యులు

బళ్లారి సిటీ, ఆగస్టు 17: పశ్చిమ బెంగాల్‌లోని మెడికల్ కళాశాలకు చెందిన పీజీ విద్యార్థిని హత్య కేసులో దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాల కోఆర్డినేటర్ డాక్టర్ రవిశంకర్ డిమాండ్ చేశారు. బెంగాల్‌లో పీజీ విద్యార్థిని హత్యను ఖండిస్తూ శనివారం నగరంలోని ఐఎంఏ హాల్ దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు శాంతియుతంగా నిరసన తెలిపినప్పటికీ, గుండాలు అక్కడికి వచ్చి ఆసుపత్రిని ధ్వంసం చేశారన్నారు. కేసును దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించారని, విచారణ చేసి దోషులను శిక్షించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను సెక్యూరిటీ జోన్లుగా మార్చాలని, వైద్యులపై దాడులు చేసిన వారిని నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసేలా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాసర్జన్ డా.బసారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో వైద్యంచేసే సమయంలో వీడియోలు తీయడం నిషేధమన్నారు. డీహెచ్‌ఓ రమేశ్ బాబు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ బళ్లారి అధ్యక్షుడు డా.మధుసూదన్‌రెడ్డి, ఐఎంఏ బళ్లారి కార్యదర్శి డా.రాఘవేంద్ర, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వరకు ఓపీడీ చికిత్స మూసివేశారు.

ఆదిత్య టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభం



టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభాన్ని ప్రకటిస్తున్న దృశ్యం

బళ్లారి సిటీ, ఆగస్టు 17: బళ్లారిలోని గార్మెంట్స్ పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు బళ్లారి వాణిజ్యపరిశ్రమల కార్పొరేషన్‌లో ఆదిత్య టెక్స్‌టైల్ పార్క్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ మహారుద్ర గౌడ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం గుర్తింపునిచ్చిందన్నారు. ఈ పరిశ్రమ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే భారతదేశంలోనే ప్రత్యేకమైన బళ్లారి జీన్స్ పరిశ్రమకు జాతీయ గుర్తింపు వస్తుందన్నారు. నవంబర్ 2022లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనడం ద్వారా కర్ణాటక చేనేత, జౌళి శాఖ గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్ అన్ని సౌకర్యాలను పొందుతుందన్నారు. బళ్లారి సిటీకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని విఘ్నేశ్వర్ క్యాంపులో 15వేల ఉద్యోగాల కల్పనతో పాటు రోజుకు లక్ష జీన్స్ వస్త్రాల ఉత్పత్తి లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు మల్లికార్జునగౌడ, వినయ్‌కుమార్ జైన్ తెలిపారు. బళ్లారి జిల్లా వాణిజ్య పరిశ్రమల శాఖ గౌరవ కార్యదర్శి సురేశ్‌బాబు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే బళ్లారి భారతదేశంలోనే అతి పెద్ద గార్మెంట్ హబ్‌గా మారుతుందని అన్నారు.

టెక్కలకోట పంచాయతీకి రిజర్వేషన్లు ఖరారు



సిరుగుప్ప, ఆగస్టు 17 : టెక్కలకోట పట్టణ పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు రిజర్వేషన్లు వెల్లడైనట్లు పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి పరశురామ్ తెలిపారు. సిరుగుప్ప తాలుకాలోని టెక్కలకోట పట్టణ పంచాయతీ పరిధిలో 20 వార్డులు వున్నాయి. అందులో బీజేపీకి 11 స్థానాలు, కాంగ్రెస్‌కు 9 స్థానాలు వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష స్థానాన్ని జనరల్‌కు, ఉపాధ్యక్ష స్థానాన్ని ఎస్సీ మహిళ వర్గానికి రిజర్వ్ చేస్తూ ఆదేశాలు వెల్లడించారు. త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

ప్రజలను పట్టించుకునే ప్రభుత్వం మాది

● జనస్పందనలో జిల్లా ఇన్‌చార్జిమంత్రి జమీర్ అహ్మద్ ఖాన్



దివ్యాంగులకు ఆర్థిక సాయం చేస్తున్న మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్

బళ్లారి సిటీ, ఆగస్టు 17: ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బళ్లారి ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అనంతపురం రోడ్డులోని నూతన జిల్లాపాలనా భవనం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన జనస్పందన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ కావాలన్న ముఖ్యమంత్రి ఆదేశానుసారం జిల్లా యంత్రాంగం ప్రజల సమస్యలను విని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు. ప్రజల పిర్యాదులను పరిష్కరించేందుకు అధికారులు చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. ఈకార్యక్రమం ఇప్పటికే జిల్లాస్థాయిలో విజయవంతంగా జరిగిందన్నారు.గతంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజా స్పందన కార్యక్రమంలో మొత్తం 380 దరఖాస్తులు వచ్చాయని, అందులో చాలా వరకు గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలే ఉన్నాయన్నారు.

-హౌసింగ్ శాఖకు రూ. 500కోట్లు

పేదలకు సొంత ఇంటి పైకప్పు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య జనవరిలో హౌసింగ్ శాఖకు రూ. 500కోట్లు గ్రాంటును కేబినేట్‌లో విడుదల చేశారన్నారు. దీని ప్రకారం ఫిబ్రవరిలో 36.789 ఇళ్లు ఇచ్చామని, వచ్చే నెలలో 38,200 ఇళ్ళు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం హామీ పథకాలు అమలుచేస్తున్నామన్నారు. రాజకీయ లబ్ది కోసమే కాకుండా సామాన్య ప్రజల సుస్థిర జీవనం బాగుండాలనే లక్ష్యంతో ఈ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి దివ్యాంగుల వద్దకు వెళ్ళి వారికి ఇస్తున్న భృతిపై ఆరా తీశారు. వారి జీవనానికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో స్వయం సహాయక సంఘం మహిళలకు స్వయం ఉపాది చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు నాలుగు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా కంప్లి ఎమ్మెల్యే గణేశ్, బళ్లారి సిటీ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి, హుమాయూన్‌ఖాన్, జిల్లాఇన్‌చార్జి సెక్రటరీ త్రిలోకచంద్ర, డీజీపి లోకేశ్‌కుమార్, జిల్లాకలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జిల్లాఎస్పీ శోభరాణి, జిల్లాపంచాయితీ సీఈఓ రాహుల్ శరణప్ప, డిప్యూటీ కలెక్టర్ మహ్మద్ జుబేరా, అసిస్టెంట్ కమిషనర్ ప్రమోద్, స్పెషల్ ఆఫీసర్ మంజునాథ్, కమీషనర్ ఖలీల్‌సాబ్, కార్పోరేషన్ సభ్యులు, జిల్లాస్థాయి వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

టీడీపీదే హిందూపురం కుర్చీ !

సభ్యుల ఆమోదమే తరువాయి

ఈనెల 20న ప్రత్యేక సమావేశం



హిందూపురం, ఆగస్టు 17: ఏపీలోని హిందూపురం మున్సిపల్ పీఠం అధిష్ఠించేందుకు టీడీపీకి లైన్ క్లియర్ అయ్యింది. వైసీపీకి చెందిన మునిసిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కువమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో చైర్మన్ పీఠం సులువుగా టీడీపీ పరం కానుంది. 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీ గెలిచింది. మునిసిపల్ చైర్మన్ స్థానం జనరల్ వ్యక్తికి అయినప్పటికీ పార్టీలో అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో బీసీ కులానికి చెందిన ఇంద్రజకు చైర్‌పర్సన్‌గా వైసీపీ అవకాశం కల్పించింది. అయితే మొదటి రెండు మూడు నెలలు మాత్రమే పాలన సజావుగా సాగింది. ఆ తరువాత అన్నీ ఒడిదుడుకులే. పాలకవర్గంలో ఉన్న వైసీపీ సభ్యులు రెండు వర్గాలుండగా విడిపోవడంతో ఇంద్రజకు పదవి ముళ్లకిరీటంగా మారింది. అయినా అప్పటి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇక్బాల్ సహకారంతో వ్యవహారం సజావుగానే సాగింది. కానీ 2023లో ఇక్బాల్‌ను ఇన్‌చార్జ్‌గా తొలగించారు. దీపిక ఇన్‌చార్జ్‌గా వచ్చింది. అప్పటి నుంచి చైర్‌పర్సన్‌కు మరిన్ని కష్టాలు పెరిగాయి. పేరుకు చైర్‌పర్సన్ అయినా హక్కులన్నీ వైసీపీ నాయకులు లాక్కున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీని వీడాలని చాలా మంది సొంత పార్టీ సభ్యులే సూచించారు. ఈక్రమంలో చైర్‌పర్సన్‌గా వైసీపీలో ఉండి అవమానం భరించడం కంటే పదవినే త్యాగంచేసి టీడీపీలో గౌరవంగా ఉండాలని నిర్ణయించుకుని రెండు రోజుల కిందట పచ్చకండువా కప్పుకున్నారు. పార్టీలో చేరి మరుసటి రోజే చైర్‌పర్సన్ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు.

మార్గం సుగమం

హిందూపురం మునిసిపాలిటీలో 38వార్డులుండగా 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 30స్థానాలు తెలుగుదేశం 6, బీజేపీ1, ఎంఐఎం1 గెలిచాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన ఇద్దరు, ఎంఐఎం సభ్యురాలు టీడీపీలోకి చేరడంతో ఆపార్టీ బలం 9కి పెరిగింది. బీజేపీ కౌన్సిలర్‌తో కలుసుకుని ఏది వంది ఉండగా రెండ్రోజుల క్రితం చైర్‌పర్సన్ ఇంద్రజతోపాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో తెలుగుదేశం బలం 19కి పెరిగిన నేపథ్యంలో మునిసిపల్ చైర్‌పర్సన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈనెల 20న మునిసిపల్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో చైర్‌పర్సన్ రాజీనామాను మెజార్టీ సభ్యులు తీర్మానం చేస్తే ఇక ఆమె పదవి కోల్పోయినట్లే. తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్ కావడానికి 20మంది సభ్యులు అవసరం కాగా 19మంది కౌన్సిలర్లతోపాటు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు ఉండటంతో కావాల్సిన దాని కంటే ఓటు అధికంగానే ఉంది. ఆ ప్రకారం తెలుగుదేశం పార్టీకి 21ఓట్లు, వైసీపీకి 18ఓట్లే ఉంటాయి. వైసీపీ నుంచి వచ్చిన వారికి ఒకరికి, కూటమి పార్టీలో ఒకరికి వైస్‌చైర్మన్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

వంకల్లా మారిన రహదారులు

●జిల్లా వ్యాప్తంగా భారీవర్షం ●ఇబ్బందుల్లో గ్రామీణులు

●నీటమునిగిన వరి పంట ●ఇళ్లలోకి చేరిన వర్షపునీరు

బళ్లారిరూరల్, ఆగస్టు 17 : జిల్లాలోని మోకా, పీడీహళ్లి, రూపనగుడితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 10 గంటల నుండి ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో రహదారులు వంకలను తలపించాయి. ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో ప్రజలు రాత్రంతా నిద్రలేక ఇబ్బందులకు గురయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సందర్భంగా వేదావతి నది ఉధృతంగా ప్రవహి స్తోంది. పీడీహళ్లి హైస్కూలు ఆవరణలో వర్షపు నీరు నిలవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు వర్షపు నీటితో భారీగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.



ప్రజల సమస్యలను అడిగితెలుసుకుంటున్న మాజీ మంత్రి శ్రీరాములు



ప్రధాన రహదారిలో వంకలా ప్రవహిస్తున్న వర్షపు నీరు

తాలుకాలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా మోకా ప్రధాన రహదారుల్లో వర్షపునీరు నదిలా ప్రవహిస్తోంది. ఇంట్లో సామాగ్రి దుస్తులు పూర్తిగా తడిసి ముద్ద కావడంతో మాజీ మంత్రి శ్రీరాములు ఆ ప్రాంతంలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోకి వర్షం నీరు ఎక్కడనుంచి వస్తోందని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. వర్షంలో ధాన్యం, కట్టుబట్టలు తడిసిపోవడంతో వారికి నష్టపరిహారం అందిస్తామని గ్రామస్తులకు తెలిపారు. మోకా గ్రామస్తుల లోతట్టు నివాసాలకు చేరుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం అందించేలా తక్షణం అధికారులతో మాట్లాడుతానని గృహిణులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖులు ఓబుళేషు, పొన్నూరు ఉలగప్ప, రంగయ్య, విజయ్‌కుమార్, పరశురామ్, చెన్నప్ప, కృష్ణ, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

బళ్లారి సిటీ, ఆగస్టు 17: మన భారతీయ కళలు ప్రపంచానికే తలమానికంగా నిలిచాయని అలాంటి సంప్రదాయ కళలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదని రిటైర్డ్ ప్రిన్సిపాల్ హరికుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి వంగీరణ రంగమందిరంలో తుంగ-గంగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రావణ సంభ్రమ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వారు మాట్లాడుతూ చరవాణి మోజులో పడి కళలపై ఆసక్తి పెంచుకో కూడదన్నారు. పోషకులు పిల్లలకు కళలపై మక్కువ పెంచాలని పిలుపు నిచ్చారు. ఈసందర్భంగా పలు రంగాల విజేతలను ఆయన సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన నృత్య, కోలాటం, భక్తిగానాలపన అలరింపచేసింది. కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి రామచంద్ర, ప్రముఖులు డాక్టర్ అరుణ్, డా.శ్రీనాథ్, శ్రీధర్, రవిచెళ్లగుర్కి, డా.గాదిలింగనగౌడ, సిమెంట్ గిరి, నేమకల్‌రావు,నాగభూషణ ,విజయసింహ తదితరులు పాల్గొన్నారు.

ఉప్పొంగి ప్రవహిస్తున్న హగరి నది



సిరుగుప్ప, ఆగస్టు 17 : భారీ వర్షం కారణంగా హగరి నదిలో వరదనీరు ప్రవహించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిరుగుప్ప తాలుకా పరిధిలో హగరి నదిపై ఆధారపడి వేలాది ఎకరాలలో వరి, పత్తి, మిరప పంటలు పండిస్తారు. ఈ యేడాది కొద్దిగా వర్షాలు తగ్గడంతో హగరి నదికు ఇంతవరకు నీరు రాలేదు. రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హగరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వరద అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు



బళ్లారిరూరల్, ఆగస్టు 17 : బళ్లారి నగరంలో వెలసిన అభయాంజనేయ స్వామికి శ్రావణ మాసం రెండవ శనివారం సందర్భంగా వెన్నతో ప్రత్యేకంగా అలంకరణ నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ధనుంజయ తెలిపారు. ఈ పూజల్లో నగరంలోని భక్తాదులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

నేడు ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం

బళ్లారి సిటీ, ఆగస్టు 17: నగరంలోని ఆర్యవైశ్య అసోసియేషన్, బెంగళూరు సప్తగిరి ఆస్పత్రి సంయుక్తాధ్వర్యంలో ఆదివారం వాసవి కల్యాణ మంటపంలోఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. డాక్టర్ మల్లికార్జున పార్థసారథిరెడ్డి, డా.సర్వణరెడ్డి తదితర వైద్యులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మరిన్ని చికిత్సలకు బెంగళూరు సప్తగిరి ఆసుపత్రిలో ఉచిత చికిత్స నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హత్యకు గురైన పీజీ విద్యార్థినికి నివాళి



సదస్సులో మాట్లాడుతున్న విమ్స్ డైరెక్టర్ గంగాధర

బళ్లారి సిటీ,ఆగస్టు 17: కోల్‌కతాలో మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం, హత్యను వ్యతిరే కించి దోషులను అరెస్టు చేసి శిక్షించాలని ఏఐయూటీయూసీ డిమాండ్ చేసింది. మరణించిన విద్యార్థికి నివాళులు అర్పించారు. నగరంలోని విమ్స్ ఆసుపత్రిలో విమ్స్ కాంట్రాక్టులు నిర్వహించిన సదస్సులో విమ్స్ డైరెక్టర్ గంగాధర మాట్లాడుతూ దోషులను అరెస్టు చేసి శిక్షించాలన్నారు. ఈసందర్భంగా దేవదాసు, సోమశేఖర్ మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా కార్మికుల జీవనం అగమ్యగోచరంగా ఉందన్నారు. అన్ని నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా ఆరోగ్యం ,విద్య, ఖర్చులు కూడా బాగాపెరిగాయన్నారు. అయితేధరలు పెరిగడంతో వేతనాలు మాత్రం పెరగలేదని, కార్మికులకు అందాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ వంటి ఇతర ప్రయోజనాలను కూడా ఇవ్వడంలేదన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు కార్మిక అనుకూల విదానాలకు బదులు కార్మిక వ్యతిరేక విదానాలను అమలు చేస్తున్నాయన్నారు. అవసరాన్ని బట్టి స్కావెంజర్లు, అటెండర్ల సంఖ్యను పెంచాలన్నారు. ఈసందర్భంగా జిల్లాకార్యదర్శి ప్రమోద్, ఉపాధ్యక్షులు శాంత, లక్ష్మి,పార్వతమ్మ, హొన్నూర్‌బీ, ఆరోగ్యమేరీ,నీలమ్మ,చిట్టెమ్మ, హులుగప్ప, ఔట్‌సోర్సింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఆరు మోటారు సైకిళ్ల స్వాధీనం



బైకులను స్వాధీనం చేసుకున్న బ్రూస్‌పేట పోలీసులు

బళ్లారిరూరల్, ఆగస్టు 17 : బళ్లారి నగరంలో ఎస్పీ శోభారాణి ఆదేశాలతో శనివారం బ్రూస్‌పేట సీఐ కణేకల్లు రోడ్డు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని అనంతపురం జిల్లా కే కొత్తపల్లి గ్రామానికి చెందిన కురుబ రమేష్‌గా గుర్తించారు. అతనిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని అతనిని రిమాండ్‌కు పంపించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కేపీ రవికుమార్, నవీన్, కుమార్, డీఎస్పీ చంద్రకాంత్ రెడ్డి, సీఐ సింధూర్ పోలీసులు పాల్గొన్నారు.

హోసూరు జోన్

ఘనంగా మురసోలి మారన్ 91వ జయంతి



మురసోలి మారన్‌కు నివాళులర్పిస్తున్న డీఎంకే ప్రముఖులు

హోసూరు, ఆగస్టు 17 : హోసూరులో డీఎంకే కార్యాలయంలో మురసోలి మారన్ 91 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆహార భద్రత శాఖ మంత్రి ఆర్.చక్రపాణి పాల్గొని మురసోలి మారన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వై.ప్రకాశ్ అధ్యక్షత వహించారు. మేయర్ సత్య అదరికి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే మురుగన్, జిల్లా ఉప కార్యదర్శి పుష్ప కోశాధికారి సుకుమారన్, ముఖ్య కార్యవర్గ సభ్యులు ఎల్లోరమణి, వీరారెడ్డి, గిరీష్, జనరల్ కమిటీ సభ్యులు జయరామన్, మునిరాజ్, అరుణ భూషణ్ కుమార్, ధనలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఆనందయ్య, హెల్త్ కమిటీ చైర్మెన్ మాదేశ్వరన్, ట్యాక్స్ కమిటీ చైర్మెన్ చెన్నీరప్ప, మండల కార్యదర్శులు రాము, వెంకటేశ్, మండలాధ్యక్షురాలు గాంధీమతి కణ్ణన్, రవి, టీమ్ ఆర్గనైజర్లు సుమన్, రాజు, ఇక్రమ్ అహ్మద్, శక్తివేల్, నగర్ యూత్ కమిటీ కలైసెల్వన్, శ్రీనివాసన్, సంయుక్త కార్యదర్శులు శ్రీనివాస రెడ్డి, దివాకర్, రఘునాథ్, భాగ్యరాజ్ , సిన్‌రాజ్, శ్రీధర్, కరుణాకరన్, శ్రీనివాసులు గజేంద్ర మూర్తి, దస్‌గీర్, మున్సిపల్ నిర్వాహకులు సెందిల్‌కుమార్, రవికుమార్, గోపాలకృష్ణన్, మహేశ్ కుమార్, కౌన్సిలర్లు నాగరాజ్, మంజుళ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

లిబరేషన్ టైగర్స్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ



విసిక తరఫున పార్టీ నాయకుడు తిరుమావళవన్ జన్మదిన వేడుకలు

హోసూరు, ఆగస్టు 17: హోసూరు నగరంలోని రాంనగర్ అన్నా విగ్రహం వద్ద లిబరేషన్ టైగర్స్ పార్టీ నాయకుడు డాక్టర్ తిరుమావళవన్ ఎంపీ 62 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి జిల్లా కార్యదర్శి రామచంద్రం అధ్యక్షత వహించి కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ ఇండియా పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ గోవిందన్, రీజినల్ డిప్యూటీ సెక్రటరీ మాయవన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని ప్రజలకు ఆహారం, తాగునీరు, దుస్తులు అందజేశారు

అసత్య సమాచారం నమ్మొద్దు: కలెక్టర్

హోసూరు, ఆగస్టు 17: కృష్ణగిరి జిల్లాలో మహిళా హక్కుల దరఖాస్తుల కోసం మహిళల నుంచి సొమ్ము తీసుకుంటున్నారని గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు తప్పుడు సందేశం అందజేస్తున్నారని, కాబట్టి ప్రజలు ఈ వార్తలను నమ్మవద్దు, తప్పుడు వార్తాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె.ఎం.సరయు తెలిపారు.

గవర్నర్ నిర్ణయం అప్రజాస్వామికం: ఎంపీ



బారు ఎత్తుగడల ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్న బీజేపీ ఆటలు సాగవని ఎంపీ స్పష్టం చేశారు.

రాయచూరు, ఆగస్టు 17 : నిరాధారమైన ఆరోపణల ఆధారంగా ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతినివ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని రాయచూరు లోకసభ సభ్యుడు జి.కుమార్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలో వచ్చిన విమర్శలపై స్పందిస్తున్న గవర్నర్ తీరు సమైక్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేసేందుకు పన్నుతున్న కుట్రల్లో భాగంగానే గవర్నర్ నిర్ణయం జరిగిందని ఎంపీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇలాంటి కుయుక్తులను తమ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. పార్టీలో నాయకులు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా ఉండి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధపడుతామన్నారు. కాగా ఇలాంటి చౌక

సీఎం సిద్దరామయ్యకు విరుద్ధంగా పాదయాత్రలు తగవు

కంప్లి, ఆగస్టు 17 :రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు విరుద్ధంగా బీజేపీ నాయకులు ధర్నాలు, ప్రతిఘటనలు చేయడం తగదని కుడితిని కాంగ్రెస్ పార్టీ నాయకులు



మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు వి రాజశేఖర

రాజశేఖర్ తెలిపారు. కుడితిని పట్టణంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు పథకాలు కల్పించి పేద ప్రజలకు అండగా వుంటున్న నాయకుడిపై లేనిపోని నిందలు వేస్తూ నిరసన చేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. తుంగభద్ర జలాశయం 19వ గేటు తెగి ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారిని దృష్టిలో వుంచుకుని దానిపై అనేక మంది నిపుణులతో చర్చించి గేటు ఏర్పాటు చేస్తున్న తరుణంలో బీజేపీ నాయకులు తుంగభద్ర జలాశయం వద్దకు చేరుకుని ప్రభుత్వ విఫలమని మాట్లాడటం తగదన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ కూడా వారికి మద్దతు పలకడం సరికాదన్నారు.

నేటి ప్రముఖులు

పోర్ట్రైట్ ఆర్టిస్ట్ కే.శే. శంకరనారాయణ కామ్...

విజయలక్ష్మి పండిట్ (జయంతి)



విజయలక్ష్మి పండిట్ 1900 ఆగస్టు 18న అలహాబాద్‌లో జన్మించారు. దేశ ప్రముఖ రాజకీయనేత మోతీలాల్ కుమార్తె. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా 1953-54మధ్య వ్యవహరించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా, ఎంపీగా వ్యవహరించారు. 1947 తర్వాత పలు విదేశాలకు రాయబారిగా వ్యవహరించారు. ఆమె సోదరుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా కొనసాగిన విషయం విదితమే. 1990 డిసెంబరు 1న కన్నుమూశారు.

చెంఘిజ్ ఖాన్ (వర్ధంతి)



మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చెంఘిజ్‌ఖాన్ 1162 ఏప్రిల్ 16న జన్మించారు. ఆయన స్థాపించిన సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యంగా గుర్తింపు పొందింది. ఆయన అసలు పేరు టెముజిన్. చెంఘిజ్‌ఖాన్ అని తనకు తానుగా ప్రకటించుకున్నాడు. మధ్య ఆసియా, చైనాకు చెందిన అనేక సంచారతెగలను ఐక్యం చేస్తూ ఆయన అధికారంలోకి వచ్చారు. సుమారు 11-12 మిలియన్ చదరపు అడుగులు అంటే దాదాపు ఆఫ్రికా ఖండం అంతటి ప్రాంతాన్ని పాలించి తనదైన చరిత్రను లిఖించారనడంలో సందేహం లేదు. 1227 ఆగస్టు 18న కన్నుమూశారు.

నేతాజీ సుభాష్‌చంద్రబోస్ (వర్ధంతి)




నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్‌లో జన్మించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొనేలా కీలకంగా వ్యవహరించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనా సిద్ధాంత పరమైన విభేదాలతో రాజీనామా చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులపై పోరాడేందుకు రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాన్ ప్రభుత్వ సాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను సింగపూర్‌లో ఏర్పాటు చేశారు. 'మీ రక్తాన్ని ధారపోయండి... మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను...' అనే నినాదం ఎంతో ప్రభావితం చేసింది. 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీకి అధ్యక్షుడిగా పనిచేశారు. 1945 ఆగస్టు 18న విమానప్రమాదంలో కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం పోస్టల్‌స్టాంపులు విడుదల చేశారు.

కోఫీ అన్నన్ (వర్ధంతి)



ఘనా దేశం కుమాసిలో కోఫీ అన్నన్ 1938 ఏప్రిల్ 8న జన్మించారు. ఐక్యరాజ్య సమితికి ఏడో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి పలు సంస్కరణలు తెచ్చారు. ఆఫ్రికా ఖండం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొదటి నల్లజాతీయుడు. రెండుసార్లు ఎన్నికై పదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణకై ప్రజలలో చైతన్యం కల్పించారు. 2001లో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. 2003లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2007లో బ్రిటీష్ రాణి నుంచి 'నైట్‌హుడ్' బిరుదు అందుకున్నారు. 2018 ఆగస్టు 18న కన్నుమూశారు.

గుల్జార్ (పుట్టినరోజు)



రచయిత, కవి గుల్జార్ 1934 ఆగస్టు 18న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. అసలు పేరు సంపూరన్‌సింగ్ కల్రా. కవి, గేయ రచయితగా, స్క్రీన్‌రైటర్‌గా, సినీ దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. పరిచయ్, కోశిష్, ఆనంది, మౌజం వంటి సినిమాలు ఎంతో పేరొందాయి. 5 జాతీయ, 22 ఫిల్మ్‌ఫేర్, ఒక అకాడమీ, ఒక గ్రామీ అవార్డు అందుకున్నారు. 2004లో పద్మభూషణ్ పురస్కారంతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇతర గౌరవాలు పొందారు. అసోం యూనివర్సిటీ చాన్సలర్‌గా వ్యవహరించారు. బెన్నెట్ కోలమన్ కంపెనీ ప్రచురించిన గ్లోబల్ ఇండియన్స్ 2022లో 25మందిలో చోటు దక్కించుకున్నారు. 2024లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు.

రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ (పుట్టినరోజు)



చార్లెస్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ జూనియర్ 1936 ఆగస్టు 18న జన్మించారు. అమెరికాలో పేరొందిన నటుడు, డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలు అందించగారు. 'ది స్టింగ్' అండ్ 'ది వే ఉయ్ వర్' సినిమాలు ఎంతో పేరొందాయి. 'ఆర్డినరీ పీపుల్'కు ఆస్కార్ అవార్డు దక్కింది. 60ఏళ్ల కెరీర్‌లో జీవితసాఫల్య పురస్కారంతో పాటు ఎన్నో సినీ పురస్కారాలు అందుకున్నారు. 2016లో 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్'ను బారక్ ఒబామాచే అందుకున్నారు.

నిర్మలా సీతారామన్ (పుట్టినరోజు)



కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడు రాష్ట్రం మదురైలో జన్మించారు. 2014నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగు తున్నారు. రక్షణశాఖ మంత్రిగాను వ్యవహరించారు. ఇందిరాగాంధీ తర్వాత ఈ హోదాలో కొన సాగిన మహిళగా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ మ్యాగజైన్‌చే 2023లో ప్రపంచంలో వందమంది ప్రముఖ శక్తివంతమైన మహిళల్లో 37వ ర్యాంకును పొందారు. బీజేపీలో కీలక హోదాలలో కొనసాగారు.

ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడ్డా

- సీఎంగా రెండు వేతన కమిషన్లకు సిఫారసు చేశా
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య



సీఎంకు వెండిగదతో సత్కారం

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సీఎంగా రెండు వేతన కమిషన్లను సిఫారసు చేశానని, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడ్డానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన నమ్మ అభినందన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఇది మీ అందరి ప్రభుత్వమని, ఉద్యోగుల సంక్షేమం విషయంలో తనతోపాటు మంత్రులు ఎల్లప్పుడూ సిద్ధమన్నారు. ప్రభుత్వమంటే ఉద్యోగులందరూ ఉంటారని, సమైక్యతే ప్రభుత్వం అన్నారు. అంబేడ్కర్, గాంధీ, బసవణ్ణ సమసమాజ కలలు కన్నారని పేర్కొన్నారు. వారి కలలు సాకారం కావాలంటే సమాజంలో అట్టడుగు వర్గాలకు సంక్షేమాలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్, ఆరోగ్య సంజీవని విషయంలోనూ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుందని హామీ ఇచ్చారు. తాను మీతో ఉన్నానని, మీరూ తనతో కలసి పని చేసి ప్రజల రుణం తీసుకుందామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడాక్షరి, మంత్రి మధుబంగారప్ప, ఎమ్మెల్సీలు గోవిందరాజు, నజీర్ అహ్మద్, ప్రకాశ్ రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, అదనపు ముఖ్యకార్యదర్శి ఎల్కే అతీక్‌తోపాటు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.



ప్యాలెస్ మైదానంలో పెద్దసంఖ్యలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు

జార్కిహోళి, యత్నాళ్‌కు అధిష్ఠానం పిలుపు

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రకు వ్యతిరేక కూటమిగా ఏర్పడి బెళగావిలోని ఓ రిసార్టులో సమావేశం నిర్వహించడంపై అధిష్ఠానం స్పందించింది. ఎమ్మెల్యేలు బసనగౌడ పాటిల్ యత్నాళ్, రమేశ్ జార్కిహోళిని ఢిల్లీకి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. ఇటీవలే బెళగావిలో మాజీ ఎంపీ ప్రతాప్‌సింహ, కీలక నాయకులు సిద్దేశ్వర్, అన్నాసాహెబ్ జొల్లె, అరవింద లింబావళితోపాటు పలువురు పాల్గొన్న విషయం తెలిసిందే. ముడా అక్రమాలను నిరసిస్తూ విజయేంద్ర సారథ్యంలో చలో మైసూరు పాదయాత్ర తరహాలోనే వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ అవినీతిని ఎండగడుతూ కూడల సంగమ నుంచి చలో బళ్లారి పాదయాత్రకు నిర్ణయించారు. పరిస్థితి తారస్థాయికి చేరకముందే అధిష్ఠానం స్పందించింది. ఆదివారం ఢిల్లీకి రావాలని ఆదేశించింది. తమను సంప్రదించకుండానే బలాన్ని నిరూపించుకునే తరహాలో పాదయాత్రకు సిద్ధం కావడాన్ని అధిష్ఠానం తీవ్రంగా భావించినట్టు తెలుస్తోంది. ఈనెల 21న అసంతృప్త వర్గీయులంతా బెంగళూరులో భేటీ కావాలని నిర్ణయించారు. ఈలోగానే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి చెందిన పలువురు తాత్కాలికంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రతాప్‌సింహ, జీఎం సిద్దేశ్వర్‌కు ఎంపీ టిక్కెట్ రానందుకు విజయేంద్ర, యడియూరప్ప కారకులుగా భావించి వ్యతిరేకించారు. విజయేంద్ర నాయకత్వాన్ని వీరంతా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక యత్నాళ్ నేరుగా యడియూరప్ప, విజయేంద్రను టార్గెట్ చేసుకుని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నేతలు తీసుకునే నిర్ణయంపైనే వారు భవిష్యత్తు కార్యాచరణ ఖరారు కానుంది.

గవర్నర్ వైఖరి దురదృష్టకరం



మీడియాతో ఎమ్మెల్యే నారాయణస్వామి

బంగారపేట, ఆగస్టు 17: ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతించిన వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థలో దురదృష్టకరమని నగర మౌలిక సదుపాయాల మండలి అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ఎన్ నారాయణస్వామి అభిప్రాయపడ్డారు. పట్టణ శివారులో శనివారం ఎస్ఎన్ సిటీలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, జేడీఎస్‌ల కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా చేశారన్నారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల నేతృత్వంలో భారీ నిరసన ఉంటుందన్నారు. బీసీ నేతగా పేరొందిన సిద్దరామయ్య వర్చస్సును సహించలేక ప్రధాని మోదీ రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేశారన్నారు. 15సార్లు బడ్జెట్ సమర్పించారని, ఐదు గ్యారెంటీలతో ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి అండగా ఉంటామని, ఆయన రాజీనామా చేయరన్నారు. సీఎంకు మద్దతుగా 126మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. బీజేపీ పాలనలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనలో ముడా ఇళ్లస్థలాలు కేటాయించారన్నారు. బీజేపీ, జేడీఎస్ నాయకులకు కూడా సైట్‌లు ఉన్నాయన్నారు. ఇందులో సిద్దరామయ్య పాత్ర ఏమీ లేదన్నారు. బీజేపీ తన అధికా అవధిలో కుమారస్వామి, శశికళ జొల్లె, జనార్ధన్‌రెడ్డి, మురుగేశ్‌నిరాణిపై అవినీతి ఆరోపణలు ఉన్నా వారిపై ప్రాసిక్యూషన్‌కు ఏడాదిగా ఎటువంటి స్పందన లేదన్నారు. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌ల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక సామాన్య వ్యక్తి అబ్రహం ఇచ్చిన ఫిర్యాదుతో సీఎంకు ప్రాసిక్యూషన్ అనుమతి సరికాదన్నారు. సీఎంకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారన్నారు. కాగా బీజేపీలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయన్నారు. మీడియా సమావేశంలో కేపీసీసీ సభ్యుడు పార్థసారథి, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు చందు, పురసభ సభ్యుడు షంషుద్దీన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

హుండై మోటార్స్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): హుండై మోటార్స్ ఇండియా ఫౌండేషన్ పేరిట సామాజిక సేవలో భాగంగా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి ప్రోత్సాహకాలకు సంబంధించిన బ్రోచర్‌లను విడుదల చేశారు. హుండై కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ముఖ్యులు పునీత్ ఆనంద్‌తోపాటు కంపెనీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత్ ఆనంద్ మాట్లాడుతూ పేద విద్యార్థులు సివిల్ సర్వీసెస్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్, ఐఐటీ విద్యార్థులను ప్రోత్సహించదలిచామన్నారు. వివిధ విభాగాలకు చెందిన 300మంది ఐఐటీలో చదివే 150మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 3.38 కోట్ల రూపాయలు అందిస్తామన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించాలన్నదే లక్ష్యమన్నారు.



బ్రోచర్‌ల విడుదలలో కేంద్రమంత్రి కుమారస్వామి, హుండైమోటార్స్ సంస్థ ప్రతినిధులు

నీరసించిన మంత్రులు

బెంగళూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ విచారణకు గవర్నర్ అనుమతించడంతో మంత్రులలో ఒక్కసారిగా నీరసం ఆవహించింది. శనివారం అత్యవసరంగా డీసీఎం డీకే శివకుమార్ మంత్రులతో కలసి మీడియాతో మాట్లాడిన సందర్భం, సాయంత్రం కేబినెట్ సమావేశం ముగిశాక మంత్రులు నిరుత్సాహంగా కనిపించారు. మంత్రి మహదేవప్ప దాదాపు నిద్రించేలా కనిపించగా డాక్టర్ సుధాకర్ తలపట్టుకుని కూర్చున్నారు. దాదాపు మంత్రులలో 10-15మందికిపైగా మౌనంగా కనిపించారు.



మంత్రుల హావభావాలు

కఠిన శ్రమతోనే విజయం సాధ్యం



పట్టాల ప్రదానంలో వీటీయూ ఉపకులపతి డాక్టర్ విద్యాశంకర్

మహదేవపుర, ఆగస్టు 17: కఠినశ్రమతోనే విజయంతమైన జీవితం సాధ్యమని వీటీయూ ఉపకులపతి డాక్టర్ విద్యాశంకర్ అభిప్రాయపడ్డారు. కేంబ్రిడ్జ్ కళాశాలలో శనివారం ఏర్పాటైన 14వ స్నాతకోత్సవంలో బిఇ, ఎంటెక్, ఎంబిఏ, ఎంసిఏ, పిహెచ్‌డి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఆయన ప్రసంగిస్తూ ఉత్తమ విద్యతోనే సమాజంలో చక్కటి అవకాశాలు సాధ్యమని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంబ్రిడ్జ్ విద్యాసంస్థలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వాతావరణం ఉందన్నారు. దేశాభివృద్ధిలో యువకులపాత్ర కీలకమన్నారు. వీటీయూలో ర్యాంకు సాధించిన ముగ్గురికి గోల్డ్‌మెడల్‌తో సత్కరించారు. కేంబ్రిడ్జ్ గ్రూప్ విద్యాసంస్థల అధ్యక్షుడు డీకే మోహన్, అడ్వైజర్ డాక్టర్ కెఎస్ బాలసుబ్రమణ్యమూర్తి, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఇందుమతి, ఇస్రో చైర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.జి.దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణించిన మహిళలు

శిడ్లఘట్ట, ఆగస్టు 17: గ్రామీణ క్రీడోత్సవంలో పెద్దసంఖ్యలో పాల్గొన్న మహిళలు అధిక బహుమతులు సాధించడం ద్వారా సత్తా చాటుకున్నారు. తాలూకాలోని జయంతి గ్రామంలో జిల్లా పంచాయతీ చిక్కబళ్లాపుర, యువజనులు, క్రీడలశాఖ, భగత్‌సింగ్‌సింగ్ అథ్లెటిక్ అసోసియేషన్, జయంతి గ్రామం, రాష్ట్ర యువజన సంఘం సంయుక్తంగా 2024-25 వార్షిక గ్రామీణ క్రీడోత్సవంలో మహిళలు రాణించారు. శుక్రవారం ప్రారంభమైన పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. వాలీబాల్, టెన్నిస్, ఫుట్‌బాల్, కేరమ్స్, పరుగుపందెం తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ రాధాకృష్ణ మాట్లాడుతూ వ్యక్తి ఎవరైనా సర్వతోముఖాభివృద్ధి ప్రగతికి క్రీడలు దోహదపడతాయన్నారు. శరీరాన్ని ధృడంగా కాపాడుకునేందుకు క్రీడలు సహకరిస్తాయన్నారు. రానున్న రోజుల్లో తాలూకా మరింత ఉత్సాహంగా క్రీడోత్సవాలు జరగాలని అభిప్రాయపడ్డారు. విజేతజట్లకు నగదు బహుమతిని వ్యాయామ ఉపాధ్యాయురాలు మంజుళా అందచేసి మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయన్నారు. క్రీడలకు వయోబేధం లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు జాతీయ క్రీడాకారుడు జయంతి గ్రామానికి చెందిన నారాయణ స్వామి, యువ ప్రముఖుడు రవీంద్ర, గంగాధర, ఉపాధ్యాయులు గాయత్రి, మహబూబ్‌పాష తదితరులు పాల్గొన్నారు.



బహుమతి అందజేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు సీకే మంజుల

ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ

అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 17: రూడ్‌సెట్ సంస్థలో స్వయం ఉపాధి కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. పురుషులకు కంప్యూటర్, ట్యాలీ, ఏసీ, ఫ్రిజ్ రిపేరీల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఉచిత శిక్షణతో పాటు భోజన, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు, పురుషులు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పేర్ల నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్ నంబర్లు 9618876060, 9440905479లను సంప్రదించాలని కోరారు.

విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి



అనిల్‌కుమార్ (ఫైల్)



పుట్టరాజు మృతదేహం

పావగడ, ఆగస్టు 17 : విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. అడవి జంతువుల బారి నుంచి కాపాడటానికి ఏర్పాటు చేసిన తీగలు వారి పాలిట యమపాశాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అర్సికెర పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్ బెట్ట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనిల్ కుమార్(29), పుట్టరాజు(30)అనే యువకులు తమ పొలంలో సాగుచేసిన వేరుశనగ పంటకు కాపలాగా వెళ్లారు. పొలానికి అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఊడిపడి ఉన్నాయి. కంచెపై వేసిన తీగలు ఊడిపడడంతో కంచెలో విద్యుత్ సరఫరా అవుతోంది. గమనించని యువకుడు తీగలను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. అతన్ని రక్షించేందుకు వెళ్లిన మరో యువకుడు అక్కడే మృతి చెందినట్లు ఎస్సై తారాసింగ్ తెలిపారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు, బెస్కాం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుట్టరాజుకు భార్య ఉండగా, అనిల్ కుమార్ దివ్యాంగుడు. వారి మృతితో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

పొదల్లోకి దూసుకెళ్లిన వాహనం

పెనుకొండ రూరల్, ఆగస్టు 17 : రొద్దం మండలంలోని పాతర్లపల్లి గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం బొలెరో వాహనం అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి వెళ్లింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ఐదు మంది కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లి వస్తున్నారు. తిరుగు ప్రయాణంలో పాతర్లపల్లికి రాగానే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు హుటాహుటిన స్పందించి వారిని వాహనంలోంచి బయటకు తీసి కాపాడడంతో అందరూ క్షేమంగా తరలివెళ్లారు.



వాహనాన్ని బయటకు తీస్తున్న స్థానికులు

రోడ్డు ప్రమాదంలో ఎక్సవేటర్ ఆపరేటర్ మృతి

పావగడ, ఆగస్టు 17 : అర్సికెరె పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కరేకేతనహళ్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో శనివారం ఎక్సవేటర్ ఆపరేటర్ కుమార్(28) దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పావగడలోని శనీశ్వరుడిని దర్శించుకు నేందుకు వచ్చిన కుమార్ స్వామి తిరిగి వెళ్తుండగా కరేకేతనహళ్లి సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం పంక్చర్ కావడంతో అదుపుతప్పి కింద పడ్డాడు. అప్పుడే అటుగా వచ్చిన బొలెరో వాహనం తలపై దూసుకెళ్లడంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ తారాసింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం పావగడ ఆసుపత్రికి తరలించారు.

సిద్దూ రాజీనామా ఇవ్వరాదు - డీకే సీఎం కారాదు

- బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా ఇవ్వరాదని డీకే శివకుమార్ ఎప్పటికీ సీఎం కారాదని బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి అభిప్రాయపడ్డారు. బెళగావిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య ఒక మాస్‌లీడర్ అని ఆయన రాజీనామా ఇవ్వరాదన్నారు. అతడిపై నాకు అపారమైన గౌరవం ఉందన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో నేను మాట్లాడడం లేదన్నారు. ఆయన పదవిని వీడితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మనుగడ లేదన్నారు. సీడీ శివు (డీసీఎం డీకే శివకుమార్) ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు.

జోయాలుక్కాస్ బంగారు నాణెం బహుమతి

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జోయాలుక్కాస్ సంస్థ 'గిఫ్ట్ ఆఫ్ జోయ్'ను ప్రకటించింది. ఈనెల 25వ తేదీ వరకు ఆఫర్ జోయాలుక్కాస్ షోరూంలలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. రూ.75వేలు అంతకుమించి కొనుగోళ్లకు 200 మిల్లీగ్రాముల బంగారు నాణెం ఉచితమని, లక్ష రూపాయలకంటే వజ్రాభరణాలు కొనుగోలు చేస్తే ఒక గ్రాము గోల్డ్ ఉచితంగా పొందవచ్చునని సంస్థ చైర్మన్ అండ్ ఎండీ జోయ్ అలుక్కాస్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవమనేది ప్రతి భారతీయుడు ఆనందించే విషయమన్నారు. సంస్థ 68వ వార్షికోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. గిఫ్ట్ ఆఫ్ జోయ్ ఆఫర్ అందరికీ వర్తిస్తుందన్నారు. పండుగల సీజన్ వచ్చిందని అందుకు అనుగుణంగా సరికొత్త డిజైన్‌లు అందుబాటులో ఉంచామన్నారు.

ఉపాధ్యాయుల పాత్ర అపారం



వ్యాయామ ఉపాధ్యాయుడు మంజునాథ్‌కు సన్మానం

శిడ్లఘట్ట, ఆగస్టు 17: సమాజంలో విద్యార్థుల భవిష్యత్తును రూపొందించడంలో ఉపాధ్యాయుల శ్రమ అపారమని భక్తరహళ్ళి గ్రామపంచాయతీ సభ్యుడు చిదానందమూర్తి అభిప్రాయపడ్డారు. తాలూకాలోని భక్తరహళ్ళి బీఎంవీ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్‌సీ మంజునాథ్‌కు వీడ్కోలు సందర్భంగా ఆయన మాట్లాడారు. మంజునాథ్ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని రిటైర్మెంట్ జీవనం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి అంజన్‌కుమార్, బీపీ హేమంత్‌కుమార్, ఏఎస్ దేవరాజ్, లక్ష్మీనారాయణ, సిద్ధరాజ్, హెచ్‌వి మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బెంగళూరుకు తరలిన ప్రభుత్వ ఉద్యోగులు

బాగేపల్లి, ఆగస్టు 17: ఏడో వేతన కమిషన్ సిఫారసు నేపథ్యంలో సీఎం, డీసీఎంలకు బెంగళూరులో ప్రభుత్వ ఉద్యోగుల అభినందన సమావేశానికి తాలూకా నుంచి ఉద్యోగులు తరలారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు శనివారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నగరంలోని ప్యాలెస్ మైదానంలోని త్రిపుర వాసినికి బయల్దేరారు. సంఘం తాలూకా అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణరెడ్డి బస్సులకు పచ్చజెండా చూపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు పి వెంకటరవణప్ప మాట్లాడుతూ ఎన్‌పీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం అమలుకు సీఎం భరోసా ఇచ్చారన్నారు. రెండు బస్సులలో ఉద్యోగులు బయల్దేరారు.

కుక్కను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది



కాపాడిన కుక్కతో అగ్నిమాపక సిబ్బంది

శిడ్లఘట్ట, ఆగస్టు 17: తాలూకాలోని హిరేబల్ల గ్రామం చేతన్‌కు చెందిన జర్మన్‌షెపర్డ్ పెంపుడుకుక్క అకస్మికంగా సుమారు 60 అడుగుల లోతైన బావిలో పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటకుపైగా కార్యాచరణ జరిపి కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది కదిరప్ప, రక్షిత్, మంజునాథ్, హరీశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది కార్యవైఖరిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.